Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 54

(Feb. 27, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 54

(Feb. 27, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 27—2—47 గురువారం [సంచిక 54

ఇండియాకు ప్రథమ చైనారాయబారి

నాంకింగ్, ఫిబ్రవరి 25

చైనాలో ప్రముఖ విద్యాశాస్త్రవేత్త, రచయిత అయిన లో - చియా - టూన్ ఇండియాకు ప్రథమ చైనా రాయబారిగా నియమించ బడ్డాడు.

ప్రకాశంగారి కమిటీ కామరాజనాడార్ నిరాకరణ

మద్రాసు, ఫిబ్రవరి 26

కాంగ్రెస్ అసెంబ్లీ పార్టీలోగల గ్రూపులను గురించి విచారించడానికై పార్టీ నాయకుడు ప్రకాశంగారు ఒక కమిటీని వేశారు. దానిలో సభ్యులవారు కాంగ్రెస్ అధ్యక్షులు కామరాజ నాడార్ ఒకరు. ప్రకాశంగారి ఈ ప్రయత్నాన్ని విరసిస్తూను నిరాకరిస్తూ నాడార్ ఒక లేఖ వ్రాసినారు.

"మీరు విభేదనలను దురుపయోగ పరుస్తున్నారు. మరల ఆలోచించి మీ కమిటీని ఉపసంహరించుకోండి."

ఒకే ఉద్దేశమేగాని, మార్గాలుమాత్రం రెండు

విభేదాలపేర మనమే రాజ్యం చేదాం — కన్సర్వేటివ్ ముఠా

భారత విప్లవాన్ని ఎదుర్కోలేము: పేరుకు అధికారమిచ్చి పెత్తనంచేదాం — లేబర్ ప్రభుత్వం

బ్రిటిష్ పార్లమెంటులో భారత సమస్య చర్చ

లండన్, ఫిబ్రవరి 25

ఈరోజు బ్రిటిష్ పార్లమెంటు ప్రభువుల సభలో భారత సమస్యపై చర్చ ప్రారంభమైంది. భారతదేశాన్ని వందలఏండ్లుగా పీల్చి పిప్పిచేసి, ఇంకా తనివితీరని బ్రిటిష్ అభివృద్ధి నిరోధకవర్గాలు, అట్లీ ఏదో భారతదేశానికి స్వతంత్ర మిచ్చివేసినట్టుగా ఆందోళన చేయడం, మైనారిటీల, సంస్థానాధిపతుల రక్షణంతా తమ నెత్తిపైనున్నదని పెడబొబ్బలు పెట్టడం మామూలయిపోయింది. అసలు కన్సర్వేటివ్‌లు ఏమన్నా, అట్లీ మనకు ఒలకబోసిందేమీలేదు. ఇంకా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే అతని ప్రయత్నం. ఈ చర్చలలో ఈ సంగతి స్పష్టంగానే కనబడుతుంది.

కన్సర్వేటివ్‌ల తీర్మానం

కన్సర్వేటివ్‌ల పక్షంగా లార్డు టెంపుల్‌వుడ్ (వెనుకటి సర్ శామ్యూల్‌హోర్) ఒక తీర్మానం ప్రతిపాదించారు. మైనారిటీలకు రక్షణలు కల్పించకుండ భారతీయులకు అధికార మప్పగించడం శాంతి భంగకరమని అందులో ఉంది. ఆ తీర్మానంపై టెంపుల్‌వుడ్ ఇలా ఉపన్యసించారు:

"ఇన్నాళ్ళవరకూ భారత సమస్యపై బ్రిటన్‌లో అన్నిపక్షాలూ ఏకంగా ఉంటూ వచ్చాయి. ఆ ఐక్యత ఈనాడు అధికారం అప్పగింతకు ఒక తేదీ నిర్ణయించడంతో అదృశ్యమయింది. ఈ ఐక్యతను భంగపరిచింది ప్రభుత్వమేగాని మేముకాదు. ఈ తేదీ నియామకంవల్ల భారతదేశంలో వివిధపక్షాల సమాధానం ఏర్పడదు. ఎవరి మట్టుకు వారు అధికారానికి రావాలని చూస్తారు. దేశాన్ని విభజించడమే ప్రభుత్వోద్దేశ మయితే, అందుకు ఈపద్ధతి బాగులేదు.

బ్రిటనే భారతీయైక్యత నిలుపగలదట

"భారతదేశంలో బ్రిటన్ పలుకుబడి ఉంటేనే ఐక్యత ఉంటుంది. బ్రిటన్ పోతే ఐక్యత మాయమవుతుంది. కాబట్టి మనం ఉండాలని నేననడంలేదు. కాని జరిగే విభజనేదో ఒక పద్ధతిమీద జరగాలంటాము. ఈ బ్రిటిష్‌ప్రభుత్వ ప్రకటన భారత విభజనకే దారితీస్తుంది.

"ప్రభుత్వాన్ని నేను క్రిందిప్రశ్నలడుగుతున్నాను: రాజ్యాంగచట్టం ఎలా నిర్మిస్తారు? మీరు చేయదలచుకొన్న చట్టమేమిటి? ఒకే భారత రాజ్యాంగసభలో అందరికి అనుమతమైన రాజ్యాంగచట్టం తయారుకాకపోతే మీరేంచేస్తారు? అధికారాన్ని మీరు ఎవ్వరికి అప్పగిస్తారు? మన ఉద్యోగస్థుల గతి, సంస్థానాధీశులగతి ఏమవుతుంది? మనం లేకపోతే వారికి ఆధార మెవ్వరుంటారు?"

సంస్థానాధిపతుల గతేమిటని ఆందోళన

"సంస్థానాధిపతులు మనకెంతో సాయపడ్డారు. వారి గతేమిటి? అధికారం మార్పు జరిగే కాలంలో వైస్రాయి మంత్రుల సంప్రదింపులతో నడవవలసి వస్తుంది. అప్పుడు సంస్థానాధిపతులు తాము రాయబారాలు నడపవలసిన ఈ సమయంలో దుర్బల పడుతారు. సంస్థానాధిపతులకుకూడ అధికారం అప్పజెపితే కాని వారికి బలం చేకూరదు.

"ఇతర అధికారం మార్పుకు ఈ వ్యవధి చాలదు. ఈ విషయంలో ప్రభుత్వంతో మేం సహకరించము."

కన్సర్వేటివ్‌లు మరొకమార్గాన్ని సూచించడంలేదని లిబరల్ పార్టీ

తర్వాత లిబరల్‌పార్టీ నాయకుడు లార్డు శామ్యూల్ కన్సర్వేటివ్‌ల తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఇలా అన్నారు:

"ప్రభుత్వ ప్రకటనను కన్సర్వేటివ్‌లు ఖండిస్తున్నారుగాని, తామింకో మార్గమేదీ సూచించడంలేదు. భారత దేశంలో శాంతికోసం బ్రిటిష్‌సేన ఎప్పుడూ ఉండాలా?

"చర్చిల్ అట్లాంటిక్ ప్రణాళిక ముగించుతూనే ఇది ఇండియాకు అనువర్తించదని ప్రకటించారు. ఇందులో భారతీయులు, మిగతా ప్రపంచమూ విస్తుపోయారు. ఇప్పుడాయన ప్రతిపక్షానికి నాయకత్వం వహించారు.

"ఇలాంటివారి విధానమే అమెరికాను పోగొట్టింది. ఐర్లాండుతో తగాదా తెచ్చింది. ఇప్పుడు ఇండియా విషయంలోను అలాగే వీరు ప్రవర్తిస్తున్నారు" అని, తర్వాత లీగును కాంగ్రెసునుకూడ అడ్డుపరుస్తున్నవన్నారు. ప్రజాతంత్రపద్ధతి, రాజ్యాంగచట్టనిర్మాణాలలో భారత నాయకులకు అనుభవం లేదంటూ తన అజ్ఞానం వెల్లడించారు. ఈ కన్సర్వేటివ్ తీర్మానాన్ని తాము బలపర్చడం లేదని చెప్పారు.

లారెన్సు ప్రకటన

తర్వాత ఇండియా మంత్రి లారెన్సు మాట్లాడుతూ వేవెల్‌ను అభినందించి యిలా అన్నారు:

"మనం పురోగమించాలంటే ఎక్కువగా భారతదేశంలోని పార్టీలసహకార సద్భావాల మీదఆధారపడాలి. లేదా వారినెదుర్కొని తిరిగి అరెస్టులు, శిక్షలు, విచారణ లేకుండా ఖైదు చేయడం మొదలు పెట్టాలి. దినదినాభివృద్ధి చెందుతూన్న భారత ప్రజాసంఘటనను ప్రత్యక్షంగా ఎదుర్కోవాలి. బ్రిటిష్‌రాజ్యంలోపాత పద్ధతిని నెలకొల్పాలంటే పదిపదిహేనేళ్ళుమనముండాలి. కాని ఇది సరికాదనే మేము నిర్ణయించాము.

విప్లవపరిస్థితికి భయపడే బ్రిటన్ కపటనాటకానికి దిగింది

లారెన్సు తామిప్పుడునిర్బంధ విధానం అవలంబించక, కపట రాయబారాలకు ఎందుకు దిగారో చెప్పక తప్పలేదు: "మేము ఇండియాకువెళ్ళగానే అతివిషమ పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెసులో తీవ్ర విప్లవభావాలు పొంగిపోతున్నవి. సంపూర్ణ స్వతంత్రాన్ని తీవ్ర విప్లవపద్ధతులతో సాధించాలనే ధోరణి ఎక్కువగా కనిపించింది. అందువల్ల బ్రిటిషు ప్రభుత్వం ముందుకుపోవాలా, వెనక్కు పోవాలా అని ఆలోచించాము."

అంటే ఆ విప్లవభావాన్ని ఎదుర్కొంటే తాము నామరూపాలు లేకుండా పోతామని తెలుసుకొని, ఆర్థిక సైనిక పెత్తనం నిలుపుకునేందుకు స్వరాజ్యమిస్తామంటూ రాయబారాలకు దిగామని సూచించక తప్పలేదు. "మేమేమీ చేయలేకపోయినా మనమీదున్న అనుమానాన్ని పోగొట్టగలిగామన్నారు. "ఈతీవ్రపరిస్థితి మూలంగానే మేము ఫిబ్రవరి 20 ప్రకటన చేశామన్నారు.

దురుద్దేశాలు బయటపడతాయని లారెన్సు అస్పష్ట ప్రకటనలు

"టెంపుల్‌వుడ్ ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ కార్యక్రమం గూర్చి అడిగారు. వాటికి నేనిప్పుడు బదులుచెప్పలేను. మా ప్రకటన ఫలితంచూచిన తర్వాతగాని నేనేమీచెప్పలేను. దీనివల్ల ఫలితంలేకపోతే మనం మరో కార్యక్రమానికి దిగాలి."

టెంపుల్‌వుడ్ [illegible] చెప్పితీరాలని మధ్యలో ప్రశ్నించగా రోగి రోగం చూచిగాని మందివ్వలేనని లారెన్సు తప్పించుకున్నాడు. ఇప్పుడున్న రోగానికి మందిచ్చామని, దాని ఫలితంచూచి మరీ మందిస్తామంటున్నాడు ఈ సామ్రాజ్యవాద డాక్టరు. ఇంకా లారెన్సు ఇలా అన్నాడు.

"సంస్థానాల విషయంలో ఏంచేస్తామో స్పష్టంగా చెప్పలేము. పరివర్తనదశలో కొంత మార్పులు తప్పవు. అప్పుడు [illegible] రకే, అడ్డు ప్రశ్నలు వేయకండి. ఇలాంటి సున్నితమైన అంశాలకు సమాధానమివ్వడం తెలివైన పనికాదు" అని తన కపటనీతిని వెళ్ళగక్కాడు. ఇంకా లారెన్సు ఇలా అన్నాడు.

మైనారిటీల రక్షణకు ప్రధాన పార్టీలే అవకాశం కల్పించాలి

"మైనారిటీల విషయంలో ప్రధాన పార్టీలు సంపూర్ణ రక్షణలిస్తామని ప్రకటించారు. రాజ్యాంగసభ ప్రధాన తీర్మానంలోను యీ సంగతి ఉన్నది. రాజ్యాంగచట్టంలో ఎన్ని రక్షణలున్నా, మనం విడిచివచ్చాక మైనారిటీలు భారత రాజకీయవేత్తలపై ఆధారపడక తప్పదు. ఇకకాలవ్యవధి విషయం. మనము ఎన్నాళ్ళో కాలం గడుపుతూ ఊర్కోలేము.

"ఈ విషయంలో భారతదేశంలోని బాధ్యతగల అధికారులు మాకిచ్చిన సలహా ఏమంటే 1948 తర్వాత ఇప్పుడున్న పద్ధతిలో బ్రిటిష్‌పాలన సాధ్యంకాదు అని. ఇంక కొంత ఆలస్యంగా తేదీని నిర్ణయిస్తే భారత పార్టీలలో మానసిక పరివర్తనకు అవకాశముండదు. ఈకాలవ్యవధిదాటకపోయి అప్పటికి సమాధానం కుదరకపోతే ప్రావిన్షల్ ప్రభుత్వాన్ని ఏర్పరచి తర్వాతపని వారికి వదిలివేస్తాము."

తర్వాత భారత నాయకులు బ్రిటిష్ ప్రకటనకు ఆమోదం సూచించారన్నారు. భోపాలు నవాబు ప్రకటనను ఉదహరించారు.

"భారతదేశం కామన్వెల్తులో ఉన్నా లేకున్నా పరస్పర సహకారానికి కావలసినంత అవకాశమున్నది.

కన్సర్వేటివ్‌లకు లారెన్సువిజ్ఞప్తి

"మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈచర్చ ప్రతిమాటా ఇండియా పత్రికలకు వెడుతుంది. వాటికి అపార్థాలు ఏర్పడతాయి. మీరు ఈ తీర్మానంపై ఓటు తీసుకోవాలని పట్టుబట్టకండి" అని కన్సర్వేటివ్‌లకు విజ్ఞప్తి చేసి లారెన్సు ముగించాడు.

(మిగతా 4 వ పేజీలో)

అల్ప సంఖ్యాకులకు న్యాయం కలిగిస్తాం

లీగ్ ఆశయాలపై జిన్నా ప్రకటన

కరాచీ, ఫిబ్రవరి 26

బొంబాయి వెళ్ళేముందు అఖిలభారత ముస్లింలీగ్ అధ్యక్షుడు జిన్నా అల్ప సంఖ్యాకుల విషయమై లీగ్ అవలంబించే నీతిని గురించి ఈ విధంగా వివరించారు:

"ఏ మతానికి చెందిన అల్పసంఖ్యాకుల విషయంలోనైనా లీగ్ న్యాయంగానూ, మర్యాద పూర్వకంగాను వ్యవహరిస్తుంది. సింధులో మేము ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాం.

"కాని, దురదృష్టవశాత్తుహిందూదృక్పథం మాతో కలిసి రావడంలేదు. వారు ముస్లింలీగ్‌యొక్క, లీగ్ ప్రభుత్వాలయొక్క విధానాలను పనికట్టుకొని తప్పుగా చిత్రించడానికి పూనుకున్నట్లు పనిచేస్తున్నారు.

"ప్రస్తుత రాజ్యాంగ విధానంలోకూడా సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడాలని ప్రయత్నిస్తూన్న లీగ్ ప్రభుత్వాన్ని ఈ చర్యలు ఇబ్బంది పెడుతున్నాయి.

"ముస్లింలీగ్‌పార్టీవారూ, మంత్రివర్గమూ కూడా సింధుప్రజలయెడ తమ బాధ్యతలను సముచితంగా నిర్వహించాలి. అల్పసంఖ్యాకులయిన హిందువులు, తదితరులు బాధ్యతతో వ్యవహరించి త్వరలోనే రాష్ట్రంలో తగు ప్రయోజనాలను సాధిస్తారని నా విశ్వాసం."

అట్లీ ప్రకటన స్వతంత్ర ప్రదానంకాదు

పామీదత్తు నిశితవిమర్శ

లండన్, ఫిబ్రవరి 26

భారతదేశాన్ని గురించి అట్లీ ప్రకటనను గురించి బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీనాయకుడు కామ్రేడ్ రజనీ పామీదత్తు పత్రికా విలేఖరులతో ఇలా అన్నాడు:

"అట్లీ ప్రకటనను 1948 నాటికి భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం యిచ్చేస్తామనే వాగ్దానంగా చాలమంది వ్యాఖ్యానించారు. అలాంటిదేదీ కాదది. భారతదేశంనుండి బ్రిటన్ తొలగిపోయే ప్లానుకాదది. ఈ ప్రకటన, 'విభజించి పాలించు' అనే వెనుకటి సామ్రాజ్యవాద విధానాన్ని కొనసాగిస్తూ వుంది.

"లోగడ బ్రిటిషు ప్రణాళికను ప్రకటించినప్పుడు నేను ఇండియాలో వున్నాను. ఆ ప్రణాళిక ఏమాత్రం ఆచరణయోగ్యం కాదనీ, ఇండియాలోని రాజకీయ, మతవిభేదాలను ఇంకా తీవ్రం చేస్తుందనీ నేను అనాడే స్పష్టంగా తెలిపాను. దాని ఫలితంగా ప్రస్తుత ప్రతిష్టంభన తొలగదు సరికదా, కొత్త ప్రతిష్టంభన లేర్పడతాయనీ, వాటి నవకాశంగా తీసుకొని బ్రిటిష్ ప్రభుత్వం ఇంకా ఎక్కువగా జోక్యంకలిగించుకుంటూ, తన ఇష్టంవచ్చిన నిర్ణయాలను ఇండియాపై రుద్ద ప్రయత్నిస్తుందని కూడా తెలిపాను. ఇదే ఇప్పుడు జరిగింది.

"బ్రిటిష్ ప్రభుత్వపు కొత్త[illegible] బరులో జరిగిన లండన్ సంప్రదింపుల్లో బయటపడ్డాయి. ఇండియాలో ఎలాంటి [illegible] సత ఉండాలి అనే విషయాన్ని నిర్ణయించే అధికారం తనకే ఉండాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆ సంప్రదింపుల్లోనే స్పష్టంగా చెప్పింది. ఇప్పుడేర్పడిన రాజ్యాంగసభ కేమాత్రమైన స్వతంత్రం ఉందా అన్న ప్రశ్నకు జవాబు చెప్ప నిరాకరించింది.

కూప్లెండు ప్లానును అమలుజరపడమే ఇది

"అట్లీ ప్రకటనతో బ్రిటన్ [illegible] అంతకన్నా మరికొంచెం ముందుకు సాగింది. వచ్చే 15 మాసాల్లో బ్రిటన్ ఆదేశాల ననుసరించిన రాజ్యాంగ ప్రణాళిక తయారుకావాలి; లేకపోతే భారతదేశ విభజనకు బ్రిటన్ పూనుకుంటుంది. భారతదేశ విభజనవాదులకిది మంచి ప్రోత్సాహం. కాంగ్రెసు-లీగులకు అంగీకారమైన రాజ్యాంగం కుదిరితే కుదురుతుంది. లేకపోయినా, విభజనకు బ్రిటన్ ఒప్పుకుంది. కాబట్టి సరసాలేదు అని లీగువారు మరింత బిర్రబిగిసి కూర్చోడానికిది అవకాశమిస్తుంది. ఈ విధంగా కూప్లెండు ప్లానును బ్రిటిష్ ప్రభుత్వం అక్షరాల అమలుజరుపుతుంది.

"కాంగ్రెస్, లీగులకు అంగీకారమైన రాజ్యాంగ ప్రణాళిక తయారు కాకపోతే కేంద్రప్రభుత్వానికి అధికారంఅప్పగించడమా లేక రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడమా అనేది ఆలోచిస్తామని అట్లీప్రకటన తెలిపింది. అంటే ఇప్పుడున్న సంస్థానాలు, సంస్థానాధిపతులను ఇలావుండనే కాకుండా, భారతదేశాన్ని ముక్కచెక్కలుచేసి అనేక క్రొత్త రాజ్యాలను సృష్టించడానికి బ్రిటన్ నిశ్చయించుకొంది. ఇండియాను శాశ్వతంగా తన కాలిక్రింద తొక్కిఉంచడంకోసం ఈ కొత్త ప్లానును కొనసాగింప చేయడానికే మౌంటుబాటన్ కొత్త వైస్రాయిగ వెళ్తున్నాడు.

"బ్రిటిష్ ప్రణాళిక భారత స్వాతంత్ర్యసాధనకు బాట అని అనుకొన్న జాతీయ నాయకుల భ్రమలను అట్లీ ప్రకటన పూర్తిగ తొలగించగలదని ఆశిస్తున్నాను"

బ్రిటిష్ అధీన జర్మనీలో పెద్ద నాజీ కుట్ర

హెర్‌ఫోర్డు, ఫిబ్రవరి 26

జర్మనీలోని బ్రిటిష్ అధీన మండలంలో ఒక పెద్ద నాజీకుట్ర బయటపడింది. బ్రిటిష్, అమెరికన్ సైనికులు నాజీల రహస్య ప్రదేశాలపై మొన్నరాత్రి పెద్దఎత్తున దాడిచేసి చాలమంది ముఖ్యులను పట్టుకున్నారు. ఈ దాడి ఈ వేళ ఇంకా సాగుతూంది.

సోవియటుపై యుద్ధానికి యూరప్ దేశాలను సమీకరించడమే తమ ముఖ్య ఆశయమని ఈ కుట్రదారుల రహస్య పత్రాలు స్పష్టంచేస్తున్నాయి.

"జర్మనీని బలమైన మిలిటరీ రాజ్యంగా తిరిగినిర్మించడానికి ఒప్పుకోవాలనీ, లేకపోతే విషవాయువులను వ్యాపింపజేసే క్రిములను ప్రయోగిస్తామనీ వీరుతయారుచేసిన కొన్ని పత్రాలు బ్రిటన్, అమెరికాలను బెదరిస్తున్నాయి.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ఫిబ్రవరి 27 : గురువారం

...ంతిరక్షణ బిల్లు'కు ...గా ముతా సమర్థన

...ను ప్రభుత్వం ప్రకటించిన ప్రజా... బిల్లును సమర్థిస్తూ కాంగ్రెసువాదు... కాంగ్రెసేతర పార్టీల స్వార్థ రాజ... ...చార వ్యామోహంలో పడవలదని ...చినారు." ఇది ఆర్డినెన్సు కంటె ...ఉన్న "శాంతిరక్షణ బిల్లు"ను ... ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కార్యవర్గం ...ంద్రిలో సమావేశమై చేసిన తీర్మాన... వ తేదీ 'ఆంధ్రప్రభ'లో ప్రచురింప...బడినది.

...స్వామికత్వానికి సామాన్య పౌర... వ్యతిరేకమైన ఈ బిల్లు కాంగ్రెసు... ...నే రాష్ట్రవ్యాపితమైన నిరసనకు ...ది.

...నిరసనకు పేరుపొందిన వరాన్నభుక్కు... ...ందారులు, పెట్టుబడిదారులు, వారి... ...ని అధికార్లు, బ్లాకు మార్కెటు... ...బిల్లసామ్రాజ్యవాదులు మాత్రం ఈ... ...చ్చిన ప్రజానాయకుడు ప్రకాశంగారికి ...్రలందజేశారు.

...స్వామికత్వమే ప్రాతిపదికగా... ...ను వస్తుకూడ ఇట్టి ప్రజా... చట్టాలను బలపరచడం ...ుంది.

...దారీ భూములను అక్రమంగా ...ంగా కమ్యూనిస్టుల ప్రోత్సాహంతో ...అక్రమించుకుంటున్నారనీ, మిల్లు... ...మ్మెలను ప్రోత్సహిస్తూ పనిచేయ... ప్రతికక్షులను హింసిస్తున్నారనీ... ...దకాన్ని అరికట్టడానికి ఆర్డినెన్సు... ...మైనదనీ ప్రధాని ప్రకటించాడు. కాని ...కంలో వచ్చిన జమీందారీ, రైతు... ...న్నిటికీ జమీందారీలు చేస్తున్న దౌర్జ... ...కారణమని స్థానిక కాంగ్రెసు సంస్థలు ...ప్రకటించాయి.

...పల్లిల జమీందారుకు రైతులకున్నతగ... ...గురించి కృష్ణాజిల్లా కాంగ్రెసు ఉప... ...చు ఒకనివేదికను తయారుచేశారు. ...ఏ భూములపై జమీందారు ...అక్రమణను, సాముదాయక ...యాన్ని అపందిగ్ధంగా ఖండిం... ...రివిన్యూ ఉద్యోగులు జమీం... ...గా విలవడాన్ని నిరసించారు. ...రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షులైన ...పల్లి జమీందారీలో రైతుల ...ంగాఉందని వ్రాశారు. జమీం... దౌర్జ్యాలయెన రివిన్యూశాఖ... ...కళ్ళు మూసినుకొనివుంది" అని ...అలాగే కలవంపల్లి, కొనూరు ...పా మొదలైనచోట్ల జమీందారీ ...స్థానిక కాంగ్రెసు సంఘాలు ...వించాయి.

...గ్రెసు సంఘం కూడ "జమీం... ...కారులై రైతుల స్వాధీనంలో ...లను దౌర్జన్యంగా స్వాధీనం ...కి ప్రయత్నిస్తున్నందువల్లనే ఈ ...ంరేగుతున్నాయని ఈ కమిటీ ...ుదుతున్నది.

...కు రక్షణ చట్టం రైతులకు ...రక్షణ కలిగించలేకపోయింది, ...ధికారికార్ల మద్దతుతో రైతు... ...లోకి రానీయక అక్రమాలు, ...దౌర్జన్యాలు సాగిస్తున్నారు. అరెస్టులు క్రిమినల్ కేసులు ...యి." అని తీర్మానించింది,

...రిశ్రామిక సమ్మెలకు మూల... ...మ్యూనిస్టుల ప్రోత్సాహం కాదనీ, ...రం మరింత దుర్భరమైన జీవిత ...కారణమనీ ప్రతి పెద్దమనిషీ ...న్న విషయమే, కోయంబత్తూరు ...ుల సమ్మెను తమిళనాడు కాం... ...టీనే బలపరచిన విషయం ...రిగినదే.

...ప్రజా జీవితాన్ని దుస్సహంచేసే ...ంధ్రరాష్ట్ర కాంగ్రెసు కార్యవర్గం ...సరచింది? ఈ బిల్లును కాం... ...వెవరూ విమర్శించరాదని ...శపెట్టింది?

ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు ఆర్డినెన్సు సమర్థన

రాజమంద్రి, ఫిబ్రవరి 23

ఈ నెల 17 వ తేదీన రాజమంద్రిలో మద్రాసు ప్రధాని ప్రకాశంగారిపై శాసన సభ్యులు కొందరు ప్రకటించిన విశ్వాస రాహిత్య తీర్మానమును చర్చించుటకు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘ కార్యవర్గ సమావేశం జరిగింది.

సమావేశానికి ఆచార్య రంగా అధ్యక్షత వహించారు.

సమావేశంలో మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన ఆర్డినెన్సును సమర్థిస్తూ, కాంగ్రెసువాదులెవ్వరూ కాంగ్రెసేతర పార్టీల స్వార్థ రాజకీయ ప్రచార వ్యామోహంలో పడవలదని హెచ్చరించారు.

కాంగ్రెసువాదులపై ప్రచురితున్న అవినీతి నిందలు దుర్బరంగా ఉన్నవని అభిప్రాయ పడుతూ, కాంగ్రెసువాదులలో ప్రబలుతున్న అవినీతిని అరికట్టుటకు గట్టి చర్యలు తీసుకొనడానికి నిర్ణయించారు.

ఆర్డినెన్సు వల్ల సమస్యలు చక్కబడవు

నాడార్ ప్రకటన

కుంభకోణం, ఫిబ్రవరి 23

కుంభకోణం పట్టణ కాంగ్రెసు అధ్వర్యాన ఏర్పాటుచేయబడిన స్వదేశీ ఎగ్జిబిషన్‌ను తమిళనాడు కాంగ్రెసుకమిటీ అధ్యక్షులు శ్రీ కామరాజనాడార్ ప్రారంభించుతూ ఇలా ఉపన్యసించారు :

ప్రజలు గుడ్డలు లేక నానా యాతనలు అనుభవిస్తుంటే తగినంత వడుకునూలు బట్టన్నా సరఫరాచేయకుండా బట్టలమిల్లులను నిషేధించడం ఏమంత సబబు? మద్యపాన నిషేధం జయప్రదం చేయడానికి ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపలేకపోయింది. రైతులూ-మిరాసీదారుల తగాదాలను ప్రభుత్వం పరిష్కరించలేక పోయింది.

ప్రజలను ఎదుర్కొనే క్లిష్టపరిస్థితులను పరిష్కరించడానికి ఆర్డినెన్సులు సాధనాలు గావని మన మద్రాసు ప్రభుత్వం తెలుసుకోలేక పోయింది.

'మలబారులో స్త్రీల మానానికి భద్రతలేదు'

కాంగ్రెస్ శాసనసభ్యులు వెంటనేకలుగజేసుకోవాలని కామ్రేడ్ పిల్లలమర్రి

బెజవాడ, ఫిబ్రవరి 26

కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు యం. యల్. ఏ. యిలా పత్రికా ప్రకటన చేస్తున్నారు.

మలబారు పరిస్థితులు రోజురోజుకు మరింత తీవ్రతర మగుతున్నాయి.

మలబారులో జరుగుతున్న అత్యాచారాలను తెలుసుకుంటే యీ ఆర్డినెన్సు శాంతి భద్రతలను నెలకొల్పుతున్నదో విధ్వంసిందుతున్నదో బోధపడుతుంది. పత్రికా ప్రకటనలను బట్టి మలబారులో కాంగ్రెస్‌రాజ్యం స్థానే మలబారు స్పెషల్ పోలీసు రాక్షస రాజ్యం యేర్పడినదని తేటతెల్ల మవుతుంది. కమ్యూనిస్టు పత్రికయేకాక కాంగ్రెస్ పత్రిక యగు "మాతృభూమి" కూడ యీ దురాగతాలను ప్రకటించుతున్నది.

ఈ నెం 13 వ తేదీన కందక్కూరలో (గ్రామం) ఈ మలబారు స్పెషల్ పోలీసులు గూండాల సహాయంతో ఒకరి యింటిలో పురుషులు లేకుండాచూచి ఇంటిలో ప్రవేశించి స్త్రీలను నోటిలో గుడ్డలుకుక్కి బలాత్కరించారు.

ఈ రాక్షసులే కాంజి, కొరండాలో శేంప్పన్ మొదలైనవారిని అరెస్టుచేసి, స్థానిక జిమ్మి యింటికి తీసుకొనివెళ్ళి కొట్టారు.

ఈ నెం 10 వ తేదీన యీ ఆర్డినెన్సును ఆధారంగా చేసుకొని యిండ్లలో ప్రవేశించి చిన్నపిల్ల దగ్గరమంచి, తలుపులు, ద్వార బంధాలు కూడ దోచుకొని పోయినారు.

ఈ దురాగతాలు కాంగ్రెస్ మంత్రివర్గ హయాంలో జరుగుతున్నాయి. ఆర్డినెన్సును ప్రజల శ్రేయస్సుకై చేశామని కాంగ్రెస్‌పార్టీ, కాంగ్రెసు మంత్రివర్గం వెల్లడిచేశారు. శాంతి భద్రతలమాట అటుంచి, స్త్రీల మానానికికూడ భద్రతలేకుండా పసికూనలకు గంజి పోసుకునేందుకైనా అవకాశం లేకుండా చేస్తున్నది.

లంచగొండి లంచంతిన్నానని చెపుతాడా? స్త్రీని చెరచ పూనుకొన్ననీచులు తమ తప్పిదాన్నిఅంగీకరించుతారా?దొంగతనదొంగతనాన్నంగీకరించుతాడా? ఈ నీచులు ఎర్ర టోపీలుధరించినా, తెల్లటోపీలు ధరించినావీరి సహజబుద్ధి మారదు. పోలీసు రిపోర్టులు, యీ పోలీసులతో ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పవు. కాంగ్రెసు మంత్రివర్గానికి యీ పోలీసులు కాళ్ళు, కళ్ళు.

శాసనసభాసభ్యులుకూడ ఈ ఆర్డినెన్సు పాలన స్త్రీలను చెరచడందాకా పోయిందని వార్తలు వస్తున్నప్పుడు, చేతులు జోడించుకొని తమ మేధాశక్తిని, వివేకతను ఇతరులకు తాకట్టుపెట్టుకుంటారా? శాసనసభాసభ్యులు వెంటనే కదలాలి. ఈ రిపోర్టు నిజానిజాలనైనా తెలుసుకొనుటకు పూనుకొనుటవారికర్తవ్యం. పార్టీకిచులాటబందువడి యీ రాక్షసకృత్యాలను అరికట్ట ప్రయత్నించకుండావుండడం ప్రజలకుద్రోహంచేయుటమే.

'జన్మభూమి'కి నైజాం డబ్బు!

ఎంత ముట్టిందో ఆంధ్ర ప్రజలు అడగాలి!

డబ్బు మహాచెడ్డది. చేతిలో డబ్బువడుతుందంటే, నోటిలో మాట బయలుదేరక తప్పదు. దాని ప్రయోజనాల గురించి మనవాళ్ళు "ధనం మూల మిదం జగత్" అనీ, తెల్లవాళ్ళు "మనీమేక్స్ మెనీ థింగ్స్" అనీ, ఎప్పటినుంచో చెపుతూనే వున్నారు.

మనుష్యుల్లో వున్న యీలోపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాని, డబ్బుకోసం కక్కుర్తిపడి, ఏగడ్డి కరవడానికైనా తయారయ్యే మహానీయుల్ని చూస్తేమాత్రం ఆశ్చర్యమేస్తుంది. అందులోనూ జాతీయ వాదులమనీ, దేశభక్తులంతా మా సొమ్మేననీ, ఊపిరి సలపకుండా శ్రీరంగనీతులు వల్లిస్తూన్న యీ అషాఢభూతులు మనకు దిగ్భ్రమకూడ కల్గిస్తున్నారు.

ఇదంతా ఎందుకంటారా? చూడండి: ఈ నెల 19 వ తేదీ "జన్మభూమి" పత్రిక — మీకే అర్థమవుతుంది.

నాలుగోపేజీ తియ్యండి. మహాఘనత వహించిన నైజాంపాదుషా బహద్దర్ వారి మదాదవళ సౌధ రాజంబులు కన్నులపండువుగా కనిపిస్తాయి. "ప్రజాసేవయే తన ఆశయముగా పెట్టుకొన్న" మంత్రివరేణ్యులు సర్ మీర్జా యిస్మాయిల్‌గారు కనిపిస్తారు.

ఇక ఏడోపేజీ తిప్పండి. మ. ఘ. వ. నైజాంపాదుషావారి ధర్మరాజ్యంలో తండోపతండాలుగా ఎన్నికలలో పాల్గొనడానికి వెళుతున్న ప్రజానీకం; వారి ఆర్తత్రాణ పరాయణత్వాన్ని ప్రకటించే కుష్ఠురోగనివారణ మందిరం, ఆ విద్యాభోజుని కళాశాలలో ఏకాగ్ర చిత్తంతో గ్రంథపారాయణ చేస్తున్న విద్యార్థి సముదాయం; ఆ శాత్రవ భయంకరుని శౌర్య గాంభీర్య విక్రమాదులను ప్రదర్శించే గుల్బర్గా రాయచూర్ దుర్గాలు; హైద్రాబాదు శాసనసభాధ్యక్షులూ, నైజాం పాదదాసులూ అయిన మొయిన్ నవాబ్ జంగ్ బహద్దర్‌వారి దివ్యసుందరవిగ్రహం; యింకా వారి మతసహనాన్ని ప్రదర్శించే హిందూ దేవాలయ చిత్రాలూ! (5వ పేజీ)

"నైజాం రాజ్యంచేసిన ముందడుగు" "నైజాంలో ఎన్నికలు" అనే వ్యాసాలు కూడా యీ పేజీలను అలంకరిస్తున్నాయి. అందులో—

"ప్రజలు సక్రమంగా చూపిన వుత్సాహాన్నిబట్టి అది వొక పండగ దినంగా తోచింది. తమ చరిత్రలో నీమారంభంగా ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొంటున్నారా అన్నంత సంతృప్తిని చూపారు"

నైజాం ప్రభువరేణ్యుల రామరాజ్యంలో ధర్మదేవత నాలుగుపాదాలతో నడుస్తున్న వయ్యారాన్ని తిలకించి తరించండి!

'జన్మభూమి'లో ప్రభువరేణ్యుల కృపాకటాక్షంవల్ల సంపాదింపబడిన రెండు అర పేజీల అడ్వర్‌టైజ్‌మెంట్లుకూడా చూడండి. అయితే దీని రహస్యమేమిటి, కింకం "పాకిస్తాన్" పత్రిక (ఫిబ్రవరి 23) లో యీ విధంగా వుంది:

"హైద్రాబాదు ప్రత్యేక సంచిక ప్రచురిద్దామని 16 వ తేదీనే సంకల్పించాము. నైజాం ప్రభుత్వ ప్రచారక ఉద్యోగి ఆ సంబంధమైన బ్లాకులు "జన్మభూమి" వారికి పంపుతూ, వారి పని పూర్తి అయ్యాక మాకివ్వమన్నారు. "జన్మభూమి" వారిని నమ్మి అన్ని యేర్పాట్లుచేసి వారి చుట్టూ నాలుగురోజులు తిరిగినా ఇదిగో, ఆదిగో అని కాలక్షేపమే గాని పనిజరగలేదు. అని పరిగదా, యీఆలాంతరంవల్ల మామూలు పత్రిక ఆలస్యమైంది. సోదర పత్రికలతో యింతటి సహకారభావంవున్న జన్మభూమి పత్రికాధిపతులు మా ప్రత్యేక ప్రశంసకు పాత్రులు. (సం.)

దీనితో తేలిపోయింది "జన్మభూమి" పత్రిక ఆత్మశుద్ధి; తనకు లేకుండా కాజేసింది కదా అన్న కసితో, 'పాకిస్తాన్' పత్రిక తన బండారమూ 'జన్మభూమి' బండారమూ బయటపెట్టింది.

ఇదే సంచికలో, ★ నైజాంలో ప్రజలనుభవిస్తున్న నరకబాధలను వివరించిన వ్యాసాలు కూడా వున్నాయి. సూరవరపు ప్రతాపరెడ్డి, అశోక మెహతా, అరుణ అసఫాలీ, మొదలైనవారు నైజాం సంస్కరణలోని బూటకాన్ని, ప్రజలనుభవిస్తున్న నరక యాతనలనూ వివరించారు. 'జన్మభూమి' యింతకు పూర్వం కూడా, యీ సత్యాన్ని చాటే అనేక వ్యాసాలు ప్రకటించింది. ఈ సంచిక సంపాదకీయంలో కూడా:

"జనాభా మొత్తం కోటి అరవై మూడు లక్షలపైచిలుకుంటే రెండులక్షల పాతికవేల మందికి మాత్రమే వోటింగ్ హక్కు కల్పించబడినది. వారిలోనూ నూటికి నలుగురికంటె హెచ్చుమంది వోటు చేయలేదు." అనీ "మొన్న ప్రవేశపెట్టిన సంస్కరణలలో ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యములే మృగ్యమైనప్పుడు వాటి వ్యాప్తి విరూపణకు తావెక్కడ?" అనీ యీ సంస్కరణల ఫార్సును ఖండించింది.

అయితే యిప్పుడు ఎందుకీ పొగడ్తలు? దీనికి కారణం లేకపోలేదు. నైజాం ప్రభుత్వం తన నిరంకుశపరిపాలనను కప్పిపుచ్చుకోవడానికీ, ధర్మరాజ్యంగా చలామణీ కావడానికీ, లంచాలిచ్చి, పత్రికలనోట్లూ ప్రచారక సంస్థలనోళ్ళూ కట్టివేస్తోంది. (దీన్నే వెండిచెప్పుతో కొట్టడం అంటారు. వెండికొంచెం మోటుగా) ఏ. పి. ఐ. కి యేడాదికి 20 వేలు యిస్తున్నదట; "రహబర్" "పయామ్" వగైరా పత్రికలను కూడా యిలాగే మేపుతున్నదట.

అదే ప్రకారంగా మహాఘనత వహించిన ఆదర్శ ప్రభువు నైజాం పాదుషా వారి కృపారసం, "జన్మభూమి"పై కూడ కనకవర్షంగా కురిసింది.

తొంభై లక్షలమంది ఆంధ్రులను దుర్భర దాస్యానికి, ఘోరహింసలకూ గురిచేస్తున్న యీ రాక్షస పరిపాలనను పొగడుతూ డబ్బు కక్కుర్తికి గడ్డికరచిన పత్రికే యెటువంటిదో మీరే నిర్ణయించుకోండి!

రెండు పేజీల పొగడ్తలకూ, ఒకపేజీ యెడ్వర్టయిజ్‌మెంట్లకు, నైజాం ప్రభుత్వ ప్రచారకోద్యోగినుండి యెంత సొమ్ము ముట్టిందో "జన్మభూమి" పత్రిక నడగండి.

డబ్బుకక్కుర్తికి 1 కోటి 60 లక్షలమంది తెలంగాణా ఆంధ్రులకూ, తదితర ప్రజలకూ ద్రోహంచెయ్యవద్దని బుద్ధిచెప్పండి.

అఖిలభారత సంస్థాన ప్రజామండలి అధ్యక్షులైవుంటూకూడా, తనపత్రిక యీ విధంగా నైజాం నాజీప్రభుత్వానికి అమ్ముడుపోవడం, సంస్థాన ప్రజలకు ద్రోహం చెయ్యడమేనని పట్టాభిగారికి చెప్పండి.

రంగాగారి అనుయాయులు ఎంతోమంది ఆర్డినెన్సును ఖండించారు. వారి అధ్వర్యాన నడపబడే రైతు కాంగ్రెసు, విద్యార్థి కాంగ్రెసు వాదులు ఆర్డినెన్సును అసహ్యించుకున్నారు. ఇందుకు భిన్నంగా నేడు ప్రజావాణిని నొక్కివేయడానికి నేడు రాష్ట్రకాంగ్రెసు ప్రయత్నిస్తూంది. దీనికంతకూ కారణం అధికార వ్యామోహం కాదా?

ఈ తీర్మానంవల్ల కాంగ్రెసుసంస్థ స్వార్థపరుల చేతిలో ప్రజావ్యతిరేక విధానానికి దిగజారుతున్నదని బోధపడుతుంది. రంగాగారు ప్రజలతో చెప్పేదానిని, తాను చేయడం లేదు. ఒకవైపున ప్రజల మెప్పుకోసరం, దౌర్జన్యపరులైన జమీందార్లను, పెట్టుబడిదార్లను నిరసిస్తున్నారు. మరోవైపున ప్రధాని మెప్పుకోసం జమీందార్లకు, పెట్టుబడిదార్లకు మద్దతునిస్తూ న్యాయమైన ప్రజాపోరాటాలను విధ్వంసంచేసేబిల్లును సమర్థిస్తున్నారు. ఇది నీచమైన అవకాశవాదం మినహా మరేమీ కాదు.

నాయకత్వంలో ఈమాదిరిఅవకాశవాదాన్ని వర్థిల్లనివ్వడం ఏ ప్రజాసంస్థకూ శ్రేయస్కరంకాదు. ఇట్టిచర్యలవల్ల కాంగ్రెస్ అప్రతిష్ఠ పాలు కావడమేకాని కమ్యూనిస్టులకు వచ్చేనష్టమేమీలేదు.

నిర్బంధప్రయోగంతో ఏ ప్రజాహితసంస్థ, ఏ ప్రజోద్యమమూ అణచివేయబడజాలదన్న సంగతి కాంగ్రెసువాదులకు వేరేచెప్పనక్కరలేదు.

రాజకీయ ఖైదీలపట్ల పోలీసుల దుష్ప్రవర్తన

బెజవాడ, ఫిబ్రవరి, 28

23వతేదీన బెజవాడలోపుస్తకాలు అమ్మిన సందర్భంలో అరస్టు చేయబడ్డ శ్రీ దాసరి రామారావు, (ప్రెస్‌వర్కర్) అనుపు లక్ష్మణరావు, వి. నారాయణరావు గార్లను సబ్ జైలులోపెట్టి దాని అసౌకర్యాలను కలుగ జేయడమే కాకుండా పోలీసు అధికారులు నీచంగా దుర్భాషలాడారు. ఎప్పుడో ఊడ్చిన గదినికొంచెం బాగుచేయనన్నా లేదు. రాత్రంతా దుర్వాసనతో బాధపడ్డారు. రాత్రిపూటచలిలో ముగ్గురికి కప్పుకొనుటకు దుప్పట్లు యివ్వలేదు సరికదా యింటి దగ్గర నుండి తెప్పించుకోనీయలేదు. ... దొడ్డికి వెళ్ళాలని తలుపు తీయమంటే ఉదయం 9-30 గంటల వరకు పోలీసులంతా ప్రయివేటుకు వెళ్ళారనే సాకుతో తీయనిరాకరించి బాలఇబ్బందికి లోనుచేశారు. ఈ విషయాలన్నీ సబ్‌ఇన్‌స్పెక్టరుకు చెబితే "నో దుముయ్, పెదవదు, రాస్కెల్సు" అని అతగారు తిట్టాడు.

శాసనసభలో రాజకీయ ఖైదీలకు మర్యాదగా అన్ని సౌకర్యాలు కలుగ జేస్తామని చెప్పడం సబ్‌జైళ్ళలో పోలీసు అధికార్లు యింత నీచంగా ప్రవర్తించడం గర్హనీయం. ప్రభుత్వం పోలీసు అధికార్లమీద తగిన చర్య తీసుకొనేట్లు ప్రజలు చూడాలి.

Best copy available.

జమీందారీల రద్దుకు రెండు మూడేళ్లు పడుతుందట!

లింగరాజుగారి ఉపన్యాసం

విజయనగరం, ఫిబ్రవరి 22

విజయనగరంలో రివిన్యూమంత్రి కరణం గారి రాక సందర్భంలో 21-2-47 తేదీన బహిరంగసభ ఏర్పాటు చేయబడింది. సభకు సుమారు వెయ్యిమంది జనం వచ్చారు. 'వందేమాతరం' సంపాదకులు శ్రీ కిళాంబి రంగాచారి యం. ఎ. బి. ఎల్. గారు అధ్యక్షత వహించారు. అధ్యక్షులు ఉపన్యసించిన పిమ్మట అవిసెవరపు రాజగోపాలరావుగారు మాట్లాడారు.

తరువాత పార్లమెంటరీ సెక్రటరీ శ్రీ ... ద్వివేది లింగరాజుగారు వచ్చారు. ... మంత్రిగారు అస్వస్థతచే సభకు హాజరు కాలేక పోయారని వారితరపున మాట్లాడమని తనను పంపారని చెప్పారు. ఇంతలో ప్రేక్షకుల మంది, ఎనిమిదొమ్మల బియ్యం గోనె ... సిద్ధ లేదు; అర్డినెన్సు మాటేమిటి? అంటూ కేకలు వినవచ్చాయి. వాటికి సమాధానంగా లింగరాజుగారిలా అన్నారు "యావద్భారతదేశం చాల చిక్కులో వుంది. అందులో మన ఆంధ్రలో మరీ చిక్కుగావుంది. ప్రతివాడి నెత్తురూ పొంగుతోంది. ఇప్పుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఈసారి ...కెళ్ళినప్పుడు జైళ్ళలో ఆలోచిద్దాం. ...ం మళ్ళీ జైళ్ళకెళ్ళడం తప్పకుండా అవసరం కాకపోవచ్చును." అన్నారు.

ఖాదీ స్కీము గురించి మాట్లాడుతూ ...వారు కొన్ని బిల్లులు పెట్టబోతున్నారు. అందుచేత తన మతాతో ఖాదీస్కీమును వ్యతిరేకించారు. బట్టల రేషన్‌షాపుల దగ్గర క్యూ లో నిలబడి పోలీసులచే దెబ్బలు తినడంకంటే ఇంట్లో రాట్నం ముడుక్కోడం చాల మంచిది. రాష్ట్రమంతటా మద్యనిషేధం ...వరదాలం...ఇప్పటికే చాలా ఆదాయం తక్కువైంది. దీనిని భర్తీచెయ్యడానికి ఐదువేలపైన వ్యవసాయాదాయం కలవారికి సుంకం విధిస్తామన్నారు కరణంగారు. కాని ఎసెంబ్లీలో వున్న చాలమందిసభ్యులకు తమకు ముకాలు వడతాయని దానిని అంగీకరించలేదు.

"జమీందారీ విధానంగురించి అందరం ఏకాభిప్రాయంతోనే వున్నాం. కాని కమ్యూనిస్టువర్గాలకిమల్లే మేము ఆయూముల్ని ఆక్రమించుకోకుండా ఏదో చల్లగా శాస్త్ర పద్ధతి ప్రకారమిచ్చి తీసుకుంటాం. అలా చేయడానికి రెండుమూడు సంవత్సరాలౌతుంది. అప్పుడయినా ఇంకా పై ప్రాయి, ఇండియా కార్యదర్శి అందుకు అంగీకరించాలి. వాళ్లేంచేస్తారో మనమేమీ చెప్పలేము" అన్నారు.

తరువాత విశ్వాసరాహిత్యం గురించి మాట్లాడుతూ, కాంగ్రెసులో ముఠాలు, అధికారవాంఛలు లావై పోయాయి. ప్రతివాడూ నాముఠాలో ముప్పైమందున్నారు, నాకు నాలుగు మంత్రిపదవులివ్వండి అంటాడు. ఎందరికని పదవులు యివ్వగలుగుతాం?" అన్నారు.

గత కౌన్సిల్ సమావేశంలో జమీందారీల రద్దుతీర్మానంపై మాట్లాడుతూ మూడునెల్లలో బిల్లుకూడ తెస్తామని కరణంగారు చెప్పారు. తిరిగి ఈనెల 18వ తేదీన రివిన్యూ మంత్రి అనకాపల్లి సభలో మాట్లాడుతూ "6 నెలలలో జమీందారీ విధానం రద్దును గురించి శాసనం చేసి అమలుపరుస్తాం" (ఆంధ్రప్రభ ఫిబ్రవరి 25) అన్నారు.

కాని రివిన్యూ మంత్రిగారికి పార్లమెంటరీ కార్యదర్శియైన లింగరాజుగారి ఉపన్యాసంతో ఇదిగో బిల్లు, అదిగో బిల్లు, అని చేసే ప్రచారమంతా ఉత్తబూకరింపులు మాత్రమేనని తేలిపోయింది. ఎన్నికల వాగ్దానాలపట్ల కాంగ్రెసు మంత్రివర్గం అలక్ష్యం ప్రదర్శిస్తున్నదని స్పష్టమవుతున్నది.

చీకటి ఎస్టేటునౌకర్ల అక్రమ వసూళ్లు

కలతంపర, ఫిబ్రవరి 21

ఈ ప్రాంతంలో రైతులపై జమీందారీ నౌకర్ల దౌర్జన్యాలు, అక్రమ వసూళ్ళు సాగుతున్నవి. కాళింగు పుట్టుగులో నిందాళం వెంకట్రామయ్య అనే రైతు ప్రమాదకరమైన జబ్బులో లేవలేని స్థితిలో మంచంపట్టి ఉన్నారు. ఈనెల 13 వతేదీ సాయంత్రం 6 గంటల వేళ చీకటి ఎస్టేటు ఉద్యోగి సూర్యనారాయణ పాణిగ్రాహి బంట్రోతు అప్పలస్వామి, కార్మి ఆనందబిసాయి, కోర్టు అమీనాను వెంటబెట్టుకొని అతని యింట్లో జొరబడినారు. రైతుభార్య, తనభర్త ప్రమాదకరమైన జబ్బులో ఉన్నాడని బ్రతిమలాడినా వినకుండా జప్తు చేస్తామంటూ అగడం చేయసాగారు. వారి బెదిరింపులకు, అల్లరికి భయపడి ఆమె తనవద్దమన్న రు. 7 లు వారికి యిచ్చింది.

ఆ సొమ్ము తీసికొని రశీదైనా యివ్వకుండా వారు వెళ్ళిపోయారు. రశీదు అడిగితే "యింకా రు. 50 లు యిస్తే రశీదు యిస్తాం. ఈ సొమ్ము మా ఖర్చులకే సరిపోయింది" అంటూ వెళ్ళిపోయారు.

ఈ విధంగా ఎప్పటికప్పుడు వసూలు చేసిన సొమ్ము ఖర్చులకే సరిపోయిందంటూ అసలు బాకీని అలాగే అట్టిపెట్టడం ఎస్టేటు నౌకర్లకు పరిపాటిఅయి పోయింది.

ల్యాండ్ రివిన్యూబిల్లు సవరించాలి

గన్నవరం తాలూకా రైతుసంఘ తీర్మానాలు

గన్నవరం, ఫిబ్రవరి 20

గన్నవరం తాలూకా రైతుసంఘ కార్యవర్గ సమావేశం 16-2-47 వ కపిలేశ్వరపురంలో జాలాది రామకోటయ్యగారి అధ్యక్షతను జరిగినది.

సభలో మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన శాంతిరక్షణ ఆర్డినెన్సును తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికకు విరుద్ధంగా కార్మిక, కర్షక వర్గానికి వ్యతిరేకంగా అమలు జరపబడుతున్న ఆర్డినెన్సును వెంటనే ఉపసంహరించుకుని అరెస్టు చేసిన ఆంధ్ర రైతు నాయకుడు ప్రసాదరావుగారిని, ఇతర ప్రజా నాయకులను ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ తీర్మానించారు.

మన రాష్ట్రంలో వ్యవసా... దుస్థితికి, కరువు కాటకాలకు కారణమైన జమీందారీ విధానాన్ని ఎట్టి నష్టపరిహారం లేకుండా రద్దు చేయాలని, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్టేటులాండు రివిన్యూబిల్లులోకూడా జమీందార్లకు బంజరుభూములు జలావారాలు అధిపత్యమైన పెత్తనం యిచ్చుటచే వ్యవసాయ దుస్థితి యథాప్రకారం సాగుతుంది. కాబట్టి పైవనర్లపై జమీందార్లకు ఎట్టి పెత్తనం లేకుండా ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం సూచించిన సవరణలతో శాసనం తీసుకురావలసినదిగా ప్రభుత్వాన్ని కోరారు.

ధాన్యానికి కనీసధర నిర్ణయించాలి

ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం ధరలు రైతులకు గిట్టుబాటు కావు కాబట్టి ధాన్యానికి సక్రమమైన కనీస రేట్లు ప్రకటిస్తూ, ప్రజలకు కావలసిన జీవితావసర వస్తువులు సక్రమ పద్ధతులలో ప్రజలకు అందునట్లు చేయాలని కోరారు.

ఉయ్యూరు షుగరు ఫ్యాక్టరీ యజమాన్లు ప్రభుత్వం ప్రకటించిన చెరుకు రేటు రైతులకు అందకుండా చేయుటకు యీ సంవత్సరం రైతులు తెచ్చిన ప్రతి టన్ను చెరుకుకు ఏదో వంకతో 20 పౌన్లనుండి 40 పౌన్ల వరకు తూకంలో కోతకోస్తున్నారు. ప్రభుత్వం యీ చర్యను వెంటనే అరికట్టాలని తీర్మానించారు.

పశు, వ్యవసాయ పారిశ్రామిక, యస్. పి. సి. ఏ. ప్రదర్శనములు

బెజవాడలో మార్చి 7, 8, 9

గవర్నమెంటు పశువైద్యశాల కెదురుగా మధ్య తోటలో జరుపబడునని, కార్యదర్శి క్రొత్తగడ్డ భవానీశంకరంగారు వ్రాస్తున్నారు:

రొంపేరు బంజరు సమస్యలు

పరిష్కారానికై మార్చిలో మహాసభ

బాపట్ల, ఫిబ్రవరి 22

బాపట్ల తాలూకా రైతుసంఘ సహాయ కార్యదర్శి చల్లాకోటేశ్వరరావు, వ్యవసాయ కూలీసంఘ సహాయ కార్యదర్శి డి. మోషే గార్లు క్రింది ప్రకటన చేస్తున్నారు:

బాపట్ల తాలూకాలో 10000 యెకరాల రొంపేరు బంజరున్నది. ఈ భూమి వరదల వల్ల సాగుకు వీలులేకుండా పడియున్నది. వరదలుపోయే ఏర్పాట్లుచేస్తే బంజరు 10000 ఎకరాలే గాక రైతుల భూములు మరియొక 10000 ఎకరాలు సంపూర్ణమైన పంటలు పండుతాయి.

తాలూకా రైతుసంఘం, తదితర ప్రజాసంస్థల ఆందోళన ఫలితంగా ప్రభుత్వం 98 లక్షల రూపాయలు మంజూరుచేసి రొంపేరు స్కీము పని ప్రారంభించింది. కాని కంట్రాక్టరు ద్వారా పని చేయించడంవల్ల కూలీలకు కూలి గిట్టక పనినుండి తగ్గిపోవడం జరుగుతుంది. అందువల్ల పని త్వరలో పూర్తి అయ్యే సూచనలు లేవు. కనుక పని కంట్రాక్టు కూలీలకే యిచ్చినయెడల గడువులో పని పూర్తి అవుతుంది.

అధిక ఆహారోత్పత్తి క్రింద బంజరు భూములు సాగుచేసుకోవచ్చునన్న మద్రాసు గవర్నమెంటువారి ప్రకటన ప్రకారం కొందరు పేదరైతులు, వ్యవసాయ కూలీలు గత నాలుగైదు సంవత్సరములనుండి బంజరు ఆక్రమించి బాగుచేసి సాగుచేసి కష్టనష్టములకోర్చి పండించినారు. ఆభూమినే లంచగొండి కరణాలు, రివెన్యూ ఉద్యోగులు మిటకీవారివద్ద తదితరులవద్ద లంచాలు పుచ్చుకొని వారికిస్తున్నారు. బాపట్ల దగ్గు మాలపల్లి పేదలు సాగుచేయుచున్న సుమారు వందయకరముల భూమి యితరులకు యిచ్చి సాగుచేయుచున్న పేదలను ఆ భూమినుండి వెళ్ళగొట్టారు.

ఇదేవిధంగా వ్యవసాయకూలీ కాంగ్రెస్ అను పేరుతో కొంతమందిపెద్దలు కూలీలలో చీలికలుపెట్టి తగాయిదాలు తెస్తున్నారు. కంకటపాలెం గ్రామఖండంలోని బంజరు భూమిని ఆ గ్రామ పేదలు సమిష్టిగా 800 యకరములు ఆక్రమించారు. గుర్తులు పెట్టుకొన్నారు. ఆ భూమినే యీ తేరు. చేబ్రోలు నుండి వచ్చిన కొందరు ఆ సెవరకున్న గుర్తులుతీసివేసి కొత్తగా వీరు గుర్తులు పెట్టుకొన్నారు. ఇదేమిటి అని కంకటపాలెం పేదలు అడిగితే 'మేము వ్యవసాయకూలీ కాంగ్రెస్‌లో చేరినాము. మాకు యీ భూమి కాంగ్రెసు ప్రభుత్వం యిచ్చింది' అని సమాధానం యిచ్చారు. ఇలాగే పుష్పరపాలెం పేదలు గట్లుపెట్టుకొన్న భూమిని అప్పికట్ల మాలపల్లివారు గట్లుపెట్టుకొన్నారు. చిన గంజాము శివారు బంగారురెడ్డిపాలెం రైతులవద్ద బంజరు యిస్తామంటూ డబ్బు వసూలు చేసినారు. ఈ రకంగా వ్యవసాయకూలి కాంగ్రెసు పేరుతో కూలీలలో చీలికలు కలిగించుతున్నారు.

మూలపాలెం ఖండంలో మిరిబరీవారు గత మూడు సంవత్సరములనుండి సాగు చేయుచున్నభూమిని శారదా నికేతనమునకు, కాంగ్రెసు బాధితులకు ఇస్తామంటున్నారు. ఇది చాల అన్యాయం.

పై పరిస్థితులను చర్చించుకొని రొంపేరు బంజరు సాగుచేసే పేదలలో తగవులు రాకుండా మాడాలి. స్కీము తొందరగా పూర్తిచేయించాలని తీవ్రమైన ఆందోళన చేయాలి. ఇందువిషయమై మార్చి మొదటి వారంలో బాపట్లలో జరుగు రొంపేరు బంజరు రైతు మహాసభకు వేలాదిగా ప్రజలువచ్చి సభను జయప్రదం చేయండి. ఈలోగా గ్రామగ్రామాన సభలుపెట్టి, తీర్మానాలుచేసి ప్రభుత్వానికి, పత్రికలకు పంపాలి.

కృష్ణాజిల్లా యువజన మహాసభ

చినవోగిరాలలో మార్చి 17, 18, 19

బెజవాడ, ఫిబ్రవరి 22

కృష్ణాజిల్లా యువజనసంఘ వర్కింగు కమిటీ సమావేశంలో జిల్లా వైజ్ఞానిక ఆటల పోటీలు మార్చి 17, 18, 19 తేదీలలో చినవోగిరాలలో జరుపుటకు నిశ్చయించిరి

బస్సు యజమానులు లంచగొండి ఉద్యోగులూ కలసి, కార్మికులకు ప్రజలకు చేసేద్రోహం

బెజవాడ, ఫిబ్రవరి 24

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ఆర్గనైజర్, తోస్యఖట్ల సత్యనారాయణగారిలా ప్రకటిస్తున్నారు.

బస్ యొక్క జీవితం 5 సంవత్సరాలు మాత్రమే. ఈ 5 సంవత్సరాల అనంతరం బస్‌ను నడిపేవారు శిక్షార్హులు. కాని యుద్ధకాలంలో కొత్తబస్‌లు సప్లయి చెయ్యలేక ఈ నిబంధన సడలించబడింది. అందువల్ల యీ అవకాశం వినియోగించుకొని బస్ యజమానులు 10, 11 సంవత్సరాలైనా పనికిమాలిన బస్‌లను ఉపయోగిస్తూ ధనము విశేషంగా ఆర్జిస్తున్నారు. ఇట్టి పనికిమాలిన బస్‌లవలన ప్రజలయొక్క, వర్కర్లయొక్క ప్రాణాలు ప్రమాదాలకు గురికావడం నిత్యం చూస్తూనే ఉన్నాం.

ఆంధ్రరాష్ట్రం మొత్తంమీద ఉన్న బస్‌లను పరీక్షిస్తే యీ రకంగా పనికిమాలిన బస్‌లు సగానికిపైన తేలుతాయి. ఆశ్చర్యకరమైన విషయమేమంటే యుద్ధం ముగిసి రెండు సంవత్సరాలు కావచ్చినా, నేటికి ఇదే పరిస్థితి. దీనిని గురించి విచారణ జరిపి, పాతబస్‌లు స్థానే కొత్తబస్‌లు వేయించే నాధుడులేడు.

ఇంతతో కాలేదు. బస్‌లు రిపేర్లలో ఉన్నాయనే నెపంతో కొన్ని బస్‌లను త్రిప్పకుండా నెలలకొలది షెడ్లలోనే ఉంచుతున్నారు. వాటిస్థానే స్పేర్ బస్‌లను నడిపి సర్వీసు కుంటుపడకుండా చెయ్యరు. రిపేర్లలో ఉన్నవాటిని ప్రతి కంపెనీకి వర్కుషాపులు, మెకానిక్‌లుఉన్నా వెంటనే రిపేరు చేయించి లైనుమీదకు పంపరు. దీనివలన ప్రయాణీకులు టిక్కెట్లుదొరకక ఎగబడడం, టిక్కెట్లకు అదనంగా డబ్బుయిచ్చి కొనుక్కోవడం, అసలు దొరకనివారు ఎండలో మాడుతూ స్టాండులోనే సాయంకాలం వరకూ పడిఉండి పనులు చెడగొట్టుకుని యింటికి చేరడం జరుగుతోంది.

ప్రయాణీకులు ఓవర్‌లోడ్‌వల్ల నానా బాధలు పడుతున్నారేగాని, యజమానుల ఆదాయంమాత్రం, ఓవర్‌లోడ్‌వల్ల టిక్కెట్లు బ్లాక్‌మార్కెట్ రేట్ల కమ్మడంవల్ల తగ్గడం లేదు. పైగా నిలిచివున్న బస్‌లకయే ఖర్చులు తగ్గుతున్నాయి. తాత్కాలికంగా నిలిచివున్న రిపేర్లలోని బస్‌లపై వర్కర్లకు జీతాలు యివ్వరు. ఆయిల్సు, బొగ్గు వగైరా ఖర్చులు వుండవు. పన్నులు తగ్గుతాయి. ఈరకంగాతమ ఖర్చులు తగ్గించుకుంటూ యజమానులు లాభాలు పెంచుకొని, ప్రజలను వర్కర్లను నానాహింసలకుగురిచేస్తున్నారు. లంచగొండి ఉద్యోగులు యీ విషయాలను బయటికి రాకుండా కప్పిపుచ్చి యజమానులపై చర్య తీసుకోకుండా వారిని కాపాడుతున్నారు.

పై విధంగా రిపేర్ల పేరుతో నెలలతరబడి నిలుపుచేసిన బస్‌లకు ఉదాహరణలు కొన్ని యిస్తున్నాను.

కృష్ణాజిల్లాలో నేషనల్ కంపెనీ నెం. 28 బస్, ఆంధ్ర కంపెనీ నెం. 27 బస్, గోపాల కృష్ణా కంపెనీ నెం. 168, 140 బస్‌లు సుమారు 4 మాసాలనుండి ఆగిపోయి నేటికి తిరగడంలేదు. వాటిస్థానే బస్‌లు లేవు. లోగడ ఈ విధంగానే ఆగి ఈమధ్యనే నెం. 5-4 మాసాలు లైన్‌మీదకు వెళ్ళినవి.

నేషనల్ నెం. 189 — 6 మాసాలు, నెం. 32 — 2 మాసాలు;

గోపాలకృష్ణా నెం. 198 — 6 మాసాలు, నెం. 86 — 5 మాసాలు, నెం. 628 — ... మాసాలు, నెం. 279—2 మాసాలు. నెం. 302 — 1 మాసం.

ఆంధ్ర — నెం. 82 — 4 మా, నెం. 313 — 1 మా.

ఆగిపోయాయి. వీటికి బదులుబస్‌లు లేవు. ఇలాగే రాష్ట్రంలోగల అన్నికంపెనీలలోనూ ఈపరిస్థితులున్నాయి.

ఈ విధంగా యజమానులు లంచగొండి ఉద్యోగులు ఏకమై చేస్తున్న యీ అన్యాయాన్ని అరికట్టడానికి ప్రజలు కార్మికులు అంతా పూనుకోవాలి.

(1) 5 సం॥లపాటి సర్వీసులోఉన్న బస్‌ల స్థానే కొత్తబస్‌లు వెయ్యాలని,

(2) రిపేర్లపేరుతో నిలుపుదల చెయ్యబడిన బస్‌లస్థానే స్పేర్‌బస్‌లు నడిపించని యజమానులను, వారికి మద్దత్తునిస్తున్న ఉద్యోగులను శిక్షించాలని,

(3) ఇప్పుడు నిలిచి ఉన్న వాటిస్థానే స్పేర్ బస్‌లు వెంటనే నడపాలని,

(4) ఓవర్‌లోడ్ చేసేటటువంటి, బ్లాక్ మార్కెట్టురేట్లకు టిక్కెట్లు అమ్మేటటువంటి బస్‌ల యజమానులను శిక్షించాలని తీవ్ర ఆందోళన సాగించాలి.

మోటారు కార్మికులకు బర్తరఫులు, సస్పెన్షన్లు

ఆంధ్ర మోటారుకంపెనీ జులుం

బందరు, ఫిబ్రవరి 19

బందరు పట్టణ ట్రేడ్‌యూనియన్ ఆర్గనైజరు వి. రామచంద్రరావుగారు ఈ క్రింది ప్రకటన చేస్తున్నారు:

ఈ నెల 2 వ తేదీని పామర్రు, గుడివాడ మాతీవీడు డివిజన్ బస్సుకార్మికులు తమ కనీస కోర్కెలకొరకై సమ్మెచేశారు. కృష్ణా జిల్లా కలెక్టరుగారి ఎదుట బస్సు యజమానులకు, కార్మికులకు రాజీ కుదిరింది. దాని ప్రకారం సమ్మెలో పాల్గొన్నారనే కారణంతో కార్మికులను ఎవరిని పనులనుండి తీసివేయకూడదు. కాని బందరులో వున్న ఆంధ్రా మోటారు ట్రాన్సుపోర్టు కంపెనీ యజమానులు సమ్మెలో పాల్గొన్నారనే కారణంతో సమ్మెకు ఇతర లైన్లలోని కార్మికులు సహాయం చేశారనే కారణంతో ఈ క్రిందివారిని పనులనుండి తీసివేశారు.

మహమ్మద్ ముస్తఫా అనే డ్రైవరున్నూ, వీరాస్వామి అనే కండక్టరునూ పనిలోనికి రానివ్వలేదు. గూడూరు దాలకోటయ్య, జంపన బ్రహ్మలింగం, అకుల రామయ్య, కొంగితల నరసింహారావు, అంబటి వైకుంఠ నారాయణమూర్తి, ఎం. డి. జాఫర్, డి. రామయ్య అనే కార్మికులను డిస్‌మిస్ చేశారు. కిలారు రామకోటయ్య, యలమంచిలి వెంకటేశ్వర్లు అనే కార్మికులను ఒకనెల సస్పెండు చేశారు.

తమ్మన సత్యనారాయణను 6 రోజులు సస్పెండుచేశారు. మంకర సుబ్బారావున్నూ, మంకర బాపనయ్యనూ పిలిచేవరకూ (టిల్‌వర్డర్ ఆర్డర్సు) పనిలోనికిరావద్దన్నారు.

ఉత్తమ నాటక ప్రదర్శనం

7-3-47 (రాత్రి గం॥ 10 లకు) శుక్రవారం

బెజవాడ శ్రీరామాటాకీస్ హాలులో

ఆంధ్ర ప్రజా నాట్యమండలి, రాష్ట్ర దళంవారిచే

పరివర్తన

రచన: ఆచార్య ఆత్రేయ

నటబృందం: ఆత్రేయ, వాణర్: కోగంటి. మిక్కిలినేని. మాచినేని. శ్రీమతి పద్మావతి. చి॥ హనుమంతరావు.

గమనిక: నాటకపుస్తకాలు. టిక్కెట్లు, దుర్గాఎంపోరియమ్ (గవర్నరుపేట)లో మార్చి 5 నుండి అమ్మబడును. మొదటితరగతి వెంటవారీగా కూర్చుండవలెను.

కుటుంబాలకు కుటుంబాలు కొంపాగోడు వదలిపెడుతున్నారు

హుజూర్‌నగర్ తాలూకాలో పోలీసు పటేల్ రౌడీల దురాగతాలు

(మా విలేఖరి)

హుజూర్‌నగర్, ఫిబ్రవరి 20

స్త్రీలను అవమానపరచడం, ఇండ్లను దోచుకోడం, వంటపొలాలను నాశనం చేయడం—ఇవి చౌటపల్లి పోలీసుపటేల్ (ముల్కి) చేస్తున్న రాక్షసకృత్యాలు. చౌటపల్లి, బిక్కుమంతులగూడెం గ్రామాలు కృష్ణా జిల్లా లింగగిరి పరగణా పొలిమేరలలో వున్నాయి. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ తాలూకాకు చెందిన గ్రామాలు. చౌటపల్లి వారయిన బిక్కుమంతులగూడెంలో పోలీసు పటేల్ భోగాల వీరారెడ్డి నివాసం. ప్రజల ఆస్తిని దోచుకొని ఇతడు పెద్ద భూస్వామి అయాడు. ఇతడూ, ఇతని తమ్ముడు పిచ్చిరెడ్డి, తమ్మునికొడుకు కోటిరెడ్డి మరికొందరు రౌడీలతో సాగించు తున్న అమానుషకృత్యాలు చెప్పనలవికాదు. హిట్లర్ – ముస్సోలినీలాంటి ఈ అన్నదమ్ముల దురంతాలకు భయపడి కొంపాగోడు విడిచి కుటుంబాలకు కుటుంబాలు పారిపోవలసి వస్తోంది.

ఇదివరకు పైరెండు గ్రామాలలోను [illegible] శ్రమసహోదర సంఘాలు పెట్టుకొని ప్రబల [illegible]రెడ్డి దోపిడీని ఎదిరించి అరికట్టారు. చివ[illegible] ఆపూళ్లల్లో పుట్టగతులులేక వీరారెడ్డి [illegible]రిపోయారు. వెం[illegible] రోజులు [illegible] హుజూర్‌నగర్‌లో తలదాచుకొన్నారు. [illegible] మిలిటరీని తీసుకువచ్చి పైగ్రామా[illegible] దాడులు చేయించారు. దాడులు జరిగిన [illegible] ఉన్న అరాజక పరిస్థితులలో ఆతడు [illegible] ఘాతుక కృత్యాలకు పూనుకున్నాడు.

స్త్రీలను చెరిచే ప్రయత్నం ప్రతిఘటించితే పలాయనం

వీరారెడ్డి, అతని తమ్ముడూ, తమ్ముని కొడుకూ, సత్యనారాయణ, గురవయ్య అనే [illegible], మరికొందరు రౌడీలు నానా [illegible] చేస్తున్నారు. వీళ్ళ చేతిలో [illegible] అంగుళాల కత్తి ఒకటి ఉంటుంది. ఒక [illegible] ఉంటుంది. ఇంకా గొడ్డళ్ళు బరిసె[illegible] ఊరేగుతారు. తప్పత్రాగి స్త్రీలను అవ[illegible]మానపరుస్తున్నారు. 18-1-47న ముదియాల [illegible]మ్మగారిని ఇంట్లో నిర్బంధించి చెరచ[illegible]ారు. 28-1-47న పోలీసు పటేల్ [illegible]రెడ్డి తమ్ముడు పిచ్చిరెడ్డి రాత్రివేళ దాగా[illegible] త్రాగి వచ్చారు. ముదియాల సీతమ్మ, [illegible] కోటమ్మగార్లను బలవంతంగా [illegible] ప్రయత్నించారు. వారెదుర్కొని ప్రతిఘటించగా భయపడి పలాయనం చిత్త గించారు.

ఇండ్లు-పొలాల దోపిడీ

మాచిరెడ్డి రాములు (వర్మకారి) గారి పొలంలో మాసువున్న కొన్నపైరు కోయించి తన ఇంటిలో వేసుకొన్నారు. ఆయన [illegible] దోయించి 200 రూపాయల వరకు కాజేశారు. గుండా గోపయ్యగారి ఇల్లు తాళంపగులగొట్టి వుట్లకొంది వేరుశనగ, [illegible] సామగ్రి, బట్టలు దోచారు. ఇంట్లో [illegible] పాతిపెట్టారేమోనని ఇల్లంతా త్రవ్వించి [illegible] చేశారు. కొన్నచేను పశువులకు మేపించారు. దాదాపు గోపయ్యగారికి నాలుగువేల రూపాయలదాకా నష్టం వుంటుంది.

గుండా గోపయ్యగారు సంఘ నాయకులలో ఒకరు. వీరి బాధలు పడలేక ఆయన [illegible] వ్యవసాయం, ఇల్లు, పశువులను వదలి భార్య, పిల్లలతో గ్రామం విడిచి పోయారు.

ఇంకా జరగి అనేకమంది రైతుల పొలాలను పశువులచే మేపించుట, నరుకించుట, [illegible] సామగ్రిని పాడుచేయుట, పరా[illegible] గ్రామస్థుల ఇండ్లలో స్త్రీలను "మీ [illegible] పట్టుకరండి. లేకపోతే మీరుకూడా [illegible]" అని బెదరించి హింసించి కరుముట [illegible] చేస్తున్నారు. కొందరిపద్ద లంచాలు తీసుకొని వదలిపెట్టున్నారు. ఈ బాధలు భరించి పడలేక దాదాపు 16 కుటుంబాలు గ్రామంను విడిచి [illegible] పోయారు. వీరు గుంటూరు ప్రాంతా[illegible]లో దిక్కులేక వీధులలో అల్లల్లాడుతున్నారని తెలియవస్తోంది.

ఈ దురంతాలన్నిటినీ పోలీసుపటేల్ భోగాల వీరారెడ్డి పోలీసు అధికారుల సహాయంతో చేస్తున్నాడు. ఈ గ్రామాలకు సమీపంగా ఉన్న యాతవాకిళ్ళలో రిజర్వుపోలీసు మకాంవేసి ఉంది.

నైజాం పోలీసుల, రౌడీల ఈ స్వైర విహారాన్ని ప్రజాసంస్థలన్నీ ఐక్యమై ప్రతిఘటించాలి. లేకపోతే మానవత్వమే నశించిపోతుంది. ఈ నరరూపరాక్షసుల దుండగాలకు హద్దు పద్దూ ఉండదు.

పరగణా కాంగ్రెసు నాయకుని ఖండన

శ్రీనివాసపురం, ఫిబ్రవరి 20

లింగగిరి పరగణా కాంగ్రెసువాదులును, ఆహారకమిటీ సభ్యులును అయిన కట్టా పుల్లయ్యగారిలా వ్రాస్తున్నారు:

"మా పరగణా పొలిమేరలలో వున్న బిక్కుమంతులగూడెం, చౌటపల్లి గ్రామాలలో జరుగుతున్న ఘోరాలనిని, ఆ పరిస్థితులను విచారించడానికి సోదర దేశభక్తులతో వెళ్లాం. షేక్ బాజా సాహెబ్, సింగరాజు కండురెడ్డి, కాయల రఘురామయ్య, బచ్చలకూర సోమయ్య (హరిజన్) గార్లతో కలిసివెళ్లాం. పైన వివరించిన ఘోరాలను విన్నాము. పాడయిపోయిన పంటచేలు స్వయంగా చూచాం.

"పోలీసు పటేలు వీరారెడ్డితో స్వయంగా మాట్లాడి ఈ ఘోరకృత్యాలను మాన్పించ ప్రయత్నించుదామని ఆయనవద్దకు వెళ్ళాం. కాని ఆయన మామాటలు వినిపించుకోలేదు. వారి రౌడీలలో ముఖ్యుడైన సత్యనారాయణను చేతులుపట్టుకొని "స్త్రీలను అవమానించుట పనికిరాదని" ఎంతో బ్రతిమాలినాము. కాని ఈ దుర్మార్గుల హృదయం కరుగలేదు.

ప్రభుత్వానికి హెచ్చరిక

"ఈవిధమైన రాక్షసచర్యలు రోజుకు రోజు ఎక్కువై కుటుంబాలు లేచిపోవు చున్నవి — గ్రామం శ్మశానంగా తయారవు చున్నది. కావున ప్రభుత్వం వెంటనే యీ దుర్మార్గులపైన, తగిన కఠిన చర్య తీసుకొని యీ దురంతాలను అపుజేయాలి.

ఈ దుండగాలను సమర్థించి ఏ ప్రభుత్వం కూడా శాంతి నిలుపజాలదనేది గుర్తించి వెంటనే ప్రజల ధన, మాన, ప్రాణాలకు సంపూర్ణ రక్షణ యివ్వాలి.

దేశభక్తులకు మనవి

"ఈ ఘోర నిర్బంధాలను అనుభవించు చున్న సోదర అమాయక ప్రజల కష్టాలు తొలగించుటకు పార్టీభేదాలు పాటించక అన్ని పార్టీల దేశభక్తులు కదలి సంపూర్ణ త్యాగం చేసి ప్రజలకు తోడ్పడి రక్షించాలి.

"ఈ స్థితిలో సోదర ప్రజానీకానికి ఒక మనవిచేయుచున్నాను. అక్కడ మన సోదర రైతు కూలీలు ఇలాంటి బాధలకు లోనవుతూంటే మనంచూస్తూ ఊరుకోవడం మనందరికి సిగ్గుచేటు. వారిని రక్షించుటకు మనమంతా అన్నివిధాల సహాయపడాలి. రైతు కూలీల గౌరవాన్ని కాపాడి, ప్రజాబలాన్ని రుజువు చేయండి. ఇక సహించుటయన్న, రైతు కూలీ బలంలో నిరికియున్నదని రుజువు చేయుటే అవుతుంది. కావున ఒక్కుమ్మడిగా కదలిమానవరూప రాక్షసులకు బుద్ధిచెప్పిండా లని ప్రార్థించుచున్నాను."

కామ్రేడ్ ముత్తయ్య అరెస్టు

తిరుచునాపల్లి, ఫిబ్రవరి 20

మదరాసు "ప్రజారక్షణచట్టం" క్రింద కామ్రేడ్ ముత్తయ్యను తిరుచునాపల్లిలో పోలీసులు అరెస్టుచేశారు. మద్రాసుజిల్లా కమ్యూనిస్టు కార్యదర్శిగాను, ప్రజాశక్తి మద్రాసు విలేఖరిగాను ముత్తయ్యగారిదివరలో పనిచేశారు.

ప్రజాస్వామ్యం ఏర్పడే వరకు పోరాటం మానం

చైనా కమ్యూనిస్టు సేనాని ప్రకటన

యెనాన్, ఫిబ్రవరి 23

"చైనాలో త్వరలో శాంతి ఏర్పడాలనే కమ్యూనిస్టులు హృదయపూర్తిగా కోరుచున్నారు. కాని, శాంతి స్థాపన అవకాశాలన్నిటినీ కాలదన్ని దీర్ఘకాలం అంతర్యుద్ధం కొనసాగించడమే కొమింటాంగు ప్రభుత్వ ఉద్దేశమయితే మేము అందుకు సిద్ధంగానే ఉన్నాం. అంతిమ విజయం సాధించగలమని మాకు పూర్తినమ్మకముంది. చైనాలో ప్రజాస్వామ్యం నాలుగుపాదాల నెలకొనేవరకు మేము పోరాడి తీరుతాం" అని చైనా కమ్యూనిస్టు సర్వ సేనాధిపతి జనరల్ చూటే పత్రికా విలేఖరులతో చెప్పాడు.

"చైనా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఇతరదేశాల సహాయం గాని, సలహాలుగాని అక్కరలేదు. జంగ్ కై షేక్‌కు అమెరికా ప్రభుత్వం సహాయంచేసి, ప్రోత్సహించి ఉండకపోతే, అంతర్యుద్ధం ఏనాడో ముగిసిఉండేది. చైనా సమస్య అందరికి శ్రేయస్కరంగా పరిష్కారమయి ఉండేది" అని చూటే అన్నాడు.

చైనా కమ్యూనిస్టుపార్టీకి, రష్యాకు ఏమైనా సంబంధం ఉందా అన్న ప్రశ్నకు "మూడవ ఇంటర్నేషనల్ రద్దయినతరువాత రష్యాకు మాకూ ప్రత్యేకమైన సంబంధాలేమీ లేవు" అని చూటే స్పష్టంచేశాడు.

"చైనాలో మధ్యవర్తిత్వాన్ని మానుకున్నామని అమెరికా ప్రభుత్వం ప్రకటన చేసిన తరువాత అంతర్యుద్ధం అన్ని రంగాలకు వ్యాపించింది" అని చూటే వివరించాడు.

కమ్యూనిస్టు విజయం

నాంకింగు, ఫిబ్రవరి 25

మంచూరియాలో చూగ్‌చాన్ రంగంలో ముఖ్య కొమింటాంగు కేంద్రమయిన చెన్‌సై నగరం కమ్యూనిస్టుల వశమయిందని ప్రభుత్వవర్గాలు ఒప్పుకున్నాయి. మంచూరియాలో కమ్యూనిస్టు విజృంభణ తీవ్రమవుతూందని వీరి ప్రకటన తెలిపింది.

బర్మా ఎన్నికలలో కమ్యూనిస్టుల పోటీ

రంగూన్, ఫిబ్రవరి 25

బర్మాకమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి థాకిన్ థాన్‌టూన్ ఏప్రియలు నెలలో బర్మాలో జరగబోయే ఎన్నికలలో కమ్యూనిస్టుపార్టీ పాల్గొంటుందని ప్రకటిస్తూ ఇల్లాగన్నారు.

"ఆంటీఫాసిస్టు లీగ్‌లోని మితవాద శక్తుల పలుకుబడి అంతరింప చేసేటట్లుగా లీగ్‌తో ఎక్కువ సన్నిహిత సంబంధం పెట్టుకొనడానికి కమ్యూనిస్టుపార్టీ ప్రయత్నిస్తుంది".

రష్యా రుమేనియా వర్తక ఒడంబడిక

రుమేనియా పునర్నిర్మాణానికి తోడ్పాటు

బుకారెస్టు, ఫిబ్రవరి 24

రుమేనియా, సోవియటు దేశాలకు ఒక వర్తక ఒడంబడిక కుదిరింది. దీనిప్రకారం ఈ సంవత్సరం ఈ రెండు దేశాలమధ్య 1½ కోట్లడాలర్ల విలువగల సరుకుల వర్తకం జరుగుతుంది. అంతేకాకుండా సోవియటు రుమేనియాలకు ఒక కోటి డాలర్ల అప్పు ఇస్తుంది. దీనిని రుమేనియా నాలుగేళ్ళలో తీర్చుకోవచ్చు.

రుమేనియాలో పారిశ్రామిక పునర్నిర్మాణం జయప్రదంగా జరిగి, ఆర్థిక వ్యవస్థ బాగాబలపడడానికి అత్యవసరమైన ఉక్కు, ముడిఇనుము, కోక్, బొగ్గును, ఇత్తడిను సోవియటు సప్లయిచేయడానికి అంగీకరించింది.

లీగు ఉద్యమం విరమణ

పంజాబ్ ప్రభుత్వంతో లీగ్ రాజీ

లాహోరు, ఫిబ్రవరి 26

పంజాబు ప్రభుత్వానికి, ముస్లింలీగ్‌కూ మధ్య రాజీ కుదిరింది. రాష్ట్ర లీగ్ ఉద్యమాన్ని విరమిస్తూ ప్రకటించింది.

సంధిషరతులు ఇవి:

(1) బహిరంగసభలపై నిషేధంఉండదు. ఊరేగింపులపై వుంటుంది.

(2) ప్రజారక్షణ ఆర్డినెన్సును రద్దుచేసి, కాని, అవసరమనుకున్న పద్ధతిలో [illegible] చేయాలి.

(3) 325 సెక్షనుక్రిందగాని, [illegible] యినహింసానేరాలకుగాని అరెస్టు[illegible] తప్ప ఉద్యమం సందర్భంలో [illegible] వారిని, శిక్షించినవారిని, విచార[illegible] వారిని, డిటైన్‌చేయబడినవారిని [illegible] చేస్తారు.

భారత సమస్యపై పార్లమెంటు చర్చ

(మొదటి పేజీ తరువాయి)

తర్వాత లార్డు మన్‌స్టర్ ఇలా అన్నాడు: "లారెన్సు స్పష్టంగా ఏదీ చెప్పలేదు. తేదీని నిర్ణయించడం సరికాదు. అసలు మీరు అధికారాన్ని ఎవరికి అప్పగిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకమేమిటి? ప్రభుత్వంవారు స్పష్టంగాఏంచేస్తారో చెప్పలేక పోతున్నారు. దేశరక్షణ ఎవరిచేతవుంటుంది? పార్టీలమధ్య సమాధానం కుదరకుండా బ్రిటిష్ వెడలిపోరాదు" అని ఈయన బ్రిటిష్ ఇప్పుడే స్వతంత్రమిచ్చినట్టుగా మాట్లాడాడు.

సాలిస్బరీ, జిన్నా—నెహ్రూల సమాధాన పడరని, మౌంటుబాటెన్ సొంత రాజ్యాంగ చట్టం తయారుచేయలేదని దబాయించాడు.

ఇండిపెండెంటు పార్టీకి చెందిన లార్డు డార్విన్ బ్రిటిష్ ప్రకటనను అభినందించాడు.

వృద్ధ్వేటివ్ పెరోప్పుకూడ కన్సర్వేటివ్ సభ్యులందరిలాగే భారతదేశంలో అంతర్యుద్ధం, రక్తపాతం కలుపుకాటకాలు బ్రిటిష్ వెడుతూనే వస్తాయన్నాడు. అసలివన్నీ బ్రిటన్‌తోపాటే ఇండియాకు వచ్చాయన్న సత్యం మరుగుపర్చజూచాడు.

ప్రజాతంత్రమే సాధ్యంకాదట

ఈయనింకా ఇలా అన్నాడు. "భారత దేశంలో ఎన్నటికీ ప్రజాతంత్ర పాలన సాధ్యంకాదు. భారతదేశ సమస్యకు కన్సర్వేటివ్‌ల మార్గాంతర మేమంటే నేను చెప్పలేను. నైతికంగా భారతదేశాన్ని బ్రిటన్ పరిపాలించే హక్కుంది. అదిలేదనుకుంటే వెళ్ళిపోవలసిందే. కాని వెనక మన తాత ముత్తాతలు తీసుకున్న బాధ్యతను మనం వహించాలనుకుంటే భారత పాలనను మనమే సాగించాలి" అని పాతకాలపు సామ్రాజ్యవాదుల పాటాన్నే ఈయన అప్పగించాడు.

లార్డు స్కార్బరో మరీ మోటుగా తమ దుష్టబుద్ధిని వెల్లడించి ఇండియాను వదలివేయడంకన్నా ఇంకా పది ఇరవై ఏళ్ల పాలించడం మంచి మార్గమన్నాడు.

ప్రభుత్వ సమాధానం

ప్రభుత్వ పక్షంగా చర్చకు లార్డు లిస్టోవల్ సమాధానమిస్తూ ఇలా అన్నారు:

"భారతదేశాన్ని బ్రిటన్ [illegible] చెప్పడంలేదు. అధికారాన్ని బాధ్యత[illegible] భారతీయులకు అప్పగిస్తామని మాత్రమే [illegible] చెప్పాము. ఇది సైనిక కార్యక్రమం [illegible] కేవలం రాజకీయ చర్య మాత్రమే."

బ్రిటిష్ సేన ఉంటుందా పోతుందా చెప్పడానికి వెనుకంజ

కన్సర్వేటివ్ సభ్యుడు: "అంటే బ్రిటిష్ సేన, సివిల్ సర్వీసు ఉద్యోగులు ఉంటారా?"

లిస్టోవల్: "అన్ని వివరాల్లోకి పోవడం సరికాదు. ఇప్పుడేంచెప్పినా రికార్డులో [illegible] నిలుస్తుంది" అంటే ఇందులో లిస్టోవల్ స్పష్టంగా బ్రిటిష్ సేన ఉండదని చెప్పలేక పోయాడు. బ్రిటిష్ కుటిలనీతికి ఇదిమంచి నిదర్శనం.

లార్డు రాంకిలర్: "బ్రిటిష్ సేన కొత్త ప్రభుత్వం ఆజ్ఞలపై భారతదేశంలో ఉంటుందా?"

ఈ ప్రశ్నకు కూడా లిస్టోవల్ జవాబు చెప్పక తప్పించుకొని ఇలా అన్నాడు: "గూర్ఖా సేనల విషయమై సంప్రదింపులు భారత ప్రభుత్వంతో సాగిస్తాము. అనేకులకు మంచి అవకాశాలు కల్పిస్తాము. లీగు రాజ్యాంగసభలో చేరేవరకు మనం కాచుకోలేము.

"బ్రిటిష్ ప్రకటనను హిందూ - ముస్లిం పత్రికలు పొగిడాయి. మా విధానం ఏలా సవిచేయడానికి అవకాశ ముందో చూచే అవకాశ మివ్వాలి. పార్టీలన్నిటికి రాజీకుదిరేదాక వేచివుండడం అసంభవం. ఆలస్యం చేస్తే ప్రమాదం తప్పదు. ఆలస్యంగా మరీ తక్కువగా ఇవ్వడం వల్ల ఫలిత మేమవుతుందో ఐర్లాండు మనకు స్పష్టపరిచింది. దాన్ని మనం మరచిపోరాదు.

"1948 జూనుకు అధికారం అప్పగిస్తామనడం విశిష్టమైన నిర్ణయం. కాని మనం ఎప్పటికైనా అనేక ప్రయోజనాలతో, బంధనలతో భారతదేశంతో బద్ధులమయ్యే ఉంటాం."

తర్వాత చర్చను రేపటికి వాయిదావేశారు.

భారత రక్షణపేర బ్రిటన్ బేరం

కామన్సులో అట్లీ సమాధానం

లండన్, ఫిబ్రవరి 25

కామన్సుసభలో ఒక ప్రశ్నకు ప్రధాని అట్లీ ఇలా సమాధానమిచ్చాడు:

"1948 జూన్‌నాటికి అధికారాన్ని పూర్తిగా భారతీయులకు అప్పగించడమే మా ఉద్దేశం. ఆ తర్వాత విదేశదాడినుంచి దేశాన్ని రక్షించుకునే బాధ్యత భారత ప్రభుత్వానిదే.

"కామన్వెల్తులో ఇండియా ఉంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికీ, యునైటెడ్ కింగ్డంకూ ఉన్న సంబంధాలే మనకూ - ఇండియాకూ మధ్య వుంటుంది. ఇండియా కామన్‌వెల్తులో ఉండకూడదనుకున్నప్పటికీ భారత రక్షణగూర్చి బ్రిటన్‌కు చాల శ్రద్ధ వహించక తప్పదు.

"రక్షణవిషయంలో పరస్పర సహాయ సంప్రదింపులు జరపడానికి బ్రిటన్ సిద్ధంగా ఉంటుంది. కాని ఈ సంప్రదింపులు మిత్ర రాజ్య ప్రజానీకకు లోబడే ఉంటాయి."

గొప్ప నాటక ప్రదర్శనం

27-2-47 (రాత్రి గం॥ 10 లకు) గురువారం

గుడ్లవల్లేరు హాలులో

ఆంధ్ర ప్రజా నాట్యమండలి కృష్ణాదళం వారిచే

అపనింద (సాంఘిక నాటకం)

రచన: సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు.

రేట్లు సన్నుతో: రు. 3-12-0; 2-12-0; 1-0-0; 0-10-0.

4-3-47 మంగళవారం కంకిపాడు గాంధీమహల్లో

వి. వి. సుబ్బారావు, సెక్రటరీ.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE